
సాక్షి గుంటూరు

ఆదివారం । 29 । అక్టోబర్ । 2023




శివాలయం మూసివేత

పెదకాకాని: చంద్రగ్రహణం కారణంగా శనివారం మధ్యాహ్నం నుంచి శివాలయం తలుపులు మూసివేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.



సాగర్ నీటిమట్టం

విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 525.10 అడుగుల వద్ద ఉంది. ఎస్ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.



సాగునీటి సమాచారం

తాడేపల్లిరూరల్: కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 4808 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 246 క్యూసెక్కులు విడుదల చేశారు.



జన కెరటం....బాపట్ల పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగిన బహిరంగసభకు హాజరైన జన సందోహం

సామాజిక సమరోత్సాహం

- యాత్రకు జైకొట్టిన భావపురి
- గ్రామాల నుంచి తరలివచ్చిన అభిమానులు
- భారీ ద్విచక్రవాహన ర్యాలీలు
- నేతలకు ఘనస్వాగతం
- జగనన్నతోనే అభివృద్ధి అంటూ నినాదాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు బాపట్ల నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభిమాన నేతలకు అడుగడుగునా నీరాజనం పలికారు. గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక వర్గాల ప్రజలు తరలివచ్చి పూల వర్షం కురిపించి తమ మద్దతు తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన యువత ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. టపాసులు, దప్పుల మోతతో హోరెత్తించారు.



యాత్ర అగ్ర భాగాన విజయసాయిరెడ్డి, మోపిదేవి, ఉమ్మారెడ్డి, కోన, సునీత, బత్తుల



ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్న యువత

సాక్షి ప్రతినిధి, బాపట్ల: పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెంకోడూరులో మధ్యాహ్నం 12.20 గంటలకు సామాజిక సాధికార యాత్ర ప్రారంభమైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు యాత్రకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు యాత్ర చందోలులోని బండ్లమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంది. నేతలకు ఆలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1.55 గంటలకు చందోలులోని పెద్ద మసీదుకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చందోలులోని నీలి బంగారయ్య ఉన్నత పాఠశాలలో జరిగిన నాడు–నేడు పనులను పరిశీలించారు. నాడు–నేడు ద్వారా విద్య, వైద్యం తదితర విభాగాలలో జరిగిన అభివృద్ధి పనులను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రజలకు వివరించారు. చందోలు నుంచి ప్రారంభమైన యాత్ర రెడ్డిపాలెం, కర్లపాలెం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు బాపట్ల పట్టణానికి చేరుకుంది. భారీగా తరలివచ్చిన యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా యాత్ర వెంటే సాగారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్‌లో 5.40 గంటలకు బహిరంగసభ ప్రారంభమైంది. సభలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, మహ్మద్ ముస్తఫా, మార్కెటింగ్ శాఖ సలహాదారుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేతల ప్రసంగాలకు అపూర్వ స్పందన

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు విశేష కృషిచేశారని మంత్రి జోగి రమేష్, ఎంపీలు మోపిదేవి, నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు బడుగు, బలహీనవర్గాలను ఏమాత్రం ఎదగనీయకుండా అణచివేశారన్నారు. ఆయా వర్గాల ప్రజలపై కేసులు పెట్టించి వారిని జైళ్ల పాలు చేశారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆ వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి అందలం ఎక్కించారన్నారు. దీంతో సభకు హాజరైన ఆయా సామాజిక వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే పేద వర్గాలకు మేలు జరుగుతుందని నేతలు ఇచ్చిన పిలుపుకు జనం పెద్దఎత్తున స్పందించారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ పెద్దఎత్తున నినదించారు.



బండ్లమ్మ ఆలయంలో హోమం చేస్తున్న నేతలు



చందోలు పెద్ద మసీదులో ప్రార్థనలు



మంత్రి, ఎమ్మెల్యేలను సత్కరిస్తున్న దృశ్యం

విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రభుత్వం పెద్ద పీట

రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి



మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వేదికపై మంత్రి జోగి రమేష్, ఎంపీలు మోపిదేవి, నందిగం సురేష్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి, సునీత, ఎమ్మెల్యే కోన రఘుపతి

చందోలు(కర్లపాలెం): ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేస్తుందని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలులోని నీలి బంగారయ్య పాఠశాలలో జరుగుతున్న నాడు–నేడు పనులను సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా వచ్చిన విజయసాయిరెడ్డి శనివారం పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు సీఎం జగన్‌పై, దివంగత నేత వైఎస్సార్‌పై పాటలు పాడి అలరించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నాడు–నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ ఆంగ్ల భాషను కూడా విద్యార్థులకు నేర్పేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. ఇంగ్లిష్ నేర్చుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనైనా ఏదేశంలోనైనా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. చందోలు నీలి బంగారయ్య పాఠశాలకు రెండు విడతలుగా అభివృద్ధి పనుల కోసం నాడు–నేడు కార్యక్రమంలో సుమారు రూ.కోటి మంజూరయ్యాయని తెలిపారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలన్నారు. 2024లో జరిగే ఎన్నికలలో కోన రఘుపతిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం విజయసాయిరెడ్డిని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, పాస్టర్లు విడివిడిగా కలసి తమ సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు, రాష్ట్ర మంత్రి జోగి రమేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా తదితరులు ఉన్నారు.

రామాయణ రచనతో చరిత్రలో నిలిచిన వాల్మీకి మహర్షి

జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా



వాల్మీకి మహర్షి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న హెనీ క్రిస్టినా, సీఈవో మోహనరావు, ఉద్యోగులు

గుంటూరు ఎడ్యుకేషన్: రామాయణాన్ని రచించడం ద్వారా శ్రీరాముని జీవితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తిగా వాల్మీకి మహర్షి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇటువంటి మహనీయుల జీవితాల నుంచి సమాజం స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె. మోహనరావు, ఏవోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

కనుల పండువగా గిరిప్రదక్షిణ



మంగళ వాయిద్యాలతో ఆదిదంపతుల గిరి ప్రదక్షిణ



ప్రత్యేక వాహనంపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఉత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. లోక కల్యాణార్థం, భక్తజన శ్రేయస్సు, ధర్మ ప్రచారం నిమిత్తం ప్రతి నెలా పౌర్ణమి వేళ ఆది దంపతులైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులతో కలిసి భక్తులు, ఆలయ అధికారులు, వేద పండితులు, ఉభయదాతలు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద దుర్గామల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, విద్యాధరపురం, సితార, కబేళా, పాల ప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి, ఘాట్‌రోడ్డు మీదగా తిరిగి ఆలయానికి చేరింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, అమ్మవారి నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. గిరి ప్రదక్షిణ సందర్భంగా ఆది దంపతులు తమ ఇంటి ముంగిటకు విచ్చేయడంతో పలువురు భక్తులు పూలు, పండ్లు, కొబ్బరికాయలను సమర్పించి పూజలు జరిపించుకున్నారు. పౌర్ణమి రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వారి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకమని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవీకృష్ణ, ఆలయ ఏఈఓ చంద్రశేఖర్, ఈఈ ఎల్.రమాదేవి తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

క్లుప్తంగా

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

- ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి
- మృతుని కుటుంబానికి రూ.లక్ష సాయం



వీరారెడ్డి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి

నగరంపాలెం: విద్యుదాఘాతంతో మృతిచెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త జక్కిరెడ్డి వీరారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వ విప్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పరామర్శించారు.. జీజీహెచ్ శవాగారంలో ఉన్న వీరారెడ్డి మృతదేహానికి శనివారం ప్రభుత్వ విప్, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తక్షణ సాయంగా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు లేళ్ళ అప్పిరెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాపీ పనులతో జీవించే అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. వీరారెడ్డి నిబద్ధత గల కార్యకర్త అని తెలిపారు. అతని కుటుంబానికి అన్నివేళల్లో అండగా ఉంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో పనిచేసే తమకు ప్రజా క్షేమంతోపాటు కార్యకర్తల సంక్షేమం ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్, కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), పరిశపోగు శ్రీనివాసరావు, పార్టీ నేతలు మాదాసు కిరణ్, గంగయ్య, డేవిడ్, నాగార్జున, నారాయణ పాల్గొన్నారు.

మంత్రి అంబటిపై టీడీపీ శ్రేణుల దాడి హేయం

నగరంపాలెం: ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు సమర్థనీయం కాదని అన్నారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలను వైఎస్సార్ సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని, తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మహర్షి వాల్మీకి నేటితరానికి స్ఫూర్తి

జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి



వాల్మీకి మహర్షి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి

గుంటూరు వెస్ట్: రామాయణ మహాకావ్య రచయిత, ఆదికవి మహర్షి వాల్మీకి మనదేశ వారసత్వపు మహా పురుషుడని, యువతకు స్ఫూర్తిప్రదాతని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూధనరావు, కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం, ఏపీ కటిక వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కె.శివరాం బాబాజీ, అధికారులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రచించిన మొదటి గ్రంథం రామాయణం కుటుంబ వ్యవస్థకు ఆదర్శమన్నారు. ఇది ఇప్పటి వ్యవస్థకు ఎంతో ముఖ్యమని తెలిపారు. డీఆర్‌ఓ చంద్రశేఖరరావు, డిప్యూటీ కలెక్టర్ సుజాత పాల్గొన్నారు.

వేగవంతంగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలు..

గుంటూరు వెస్ట్: జిల్లాలో తొలి విడతగా 24 మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాల నిర్మాణం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంనుంచి కలెక్టర్‌తోపాటు జేసీ జి.రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతగా 29 గోడౌన్ల నిర్మాణాలకు అవసరమైన 25 స్థలాలను కూడా గుర్తించామన్నారు. మిగతా నాలుగు గోడౌన్లకు స్థలాలను సేకరించి నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలైన గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీల భవనాల నిర్మాణాలు కూడా పూర్తి కావచ్చయన్నారు. పాడిరైతులకు స్వల్ప కాలిక రుణాలు, పాడి గేదెల కొనుగోలుకు దీర్ఘకాలిక రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మంత్రి రాంబాబుపై దాడి కులపరంగా జరిగింది

జీడీసీసీబీ చైర్మన్ లాలుపురం రాము

కొరిటిపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి కులపరంగా జరిగిందని ప్రచారం జరుగుతోందని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము పేర్కొన్నారు. గుంటూరులోని ఓ హోటల్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపు నాయకుడు వంగవీటి మోహనరంగాను కూడా ఎంతో ఇబ్బంది పెట్టి శాంతియుతంగా ధర్నా చేస్తుండగా చంపించారని తెలిపారు. చంద్రబాబునాయుడు మోహనరంగాను చంపించాడని గతంలో ఆనాడు కేబినేట్‌లో మంత్రిగా ఉన్న చేగొండి హరిరామజోగయ్య పుస్తకం రిలీజ్ చేశారని గుర్తుచేశారు. ముద్రగడ్డ పద్మనాభంను కూడా దారుణంగా ఇబ్బందులకు గురిచేసి, మానసిక క్షోభకు గురి చేశారని ధ్వజమెత్తారు. అంబటి రాంబాబుపై గతంలో కూడా కోడెల శివప్రసాదరావు దాడి చేయించారని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి అంబటి రాంబాబు అని కితాబిచ్చారు. కాపు జాతికి అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. భౌతిక దాడులకుదిగితే ఉపేక్షించేదిలేదన్నారు. కాపులు రాజకీయంగా ఎదగకూడదా అని ప్రశ్నించారు. మీ పద్ధతి మార్చుకోకపోతే రోడ్ల పైకి రావాల్సి వస్తోందని హెచ్చరించారు. అలా వస్తే మీరు కానరారరని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సభలో అంబటి రాంబాబును చంపిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాపు నాయకుడు, గుంటూరు అన్నదాన సమాజం మాజీ చైర్మన్ మిరియాల ప్రసాదరావు మాట్లాడుతూ రాజకీయాలు కులాలకు అతీతంగా జరగాలి తప్ప ఒక కులాన్ని టార్గెట్ చేసి భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. కాపులు రాజ్యాధికారం కోసం ముందుకు రాకూడదా? అని ప్రశ్నించారు.

ఓటు హక్కుతోనే యువతకు సాధికారత

విశ్రాంత ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త ఎన్.జయప్రకాష్ నారాయణ

ఐనవోలు(తాడికొండ): ఓటు హక్కు ద్వారానే యువతకు సాధికారత సాధ్యమని, దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేందుకు ఓటు హక్కు ఉపయోగపడుతుందని మాజీ ఎమ్మెల్యే, విశ్రాంత ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త ఎన్.జయ ప్రకాష్ నారాయణ అన్నారు. శనివారం వీఐటీ ఏపీ విశ్వ విద్యాలయంలో భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు- ఓటింగ్ ద్వారా యువతకు సాధికారత అనే అంశంపై నిర్వహించిన అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో యువత భాగస్వామ్యం అవసరమని, డబ్బుకు మద్యానికి ఓటు హక్కు అమ్ముకోకుండా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధానాలపై అవగాహన పెంపొందించుకోవడానికి అవసరమైన పలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఏపీ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్‌వీ కోటారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ చెక్కా బెనర్జీ, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కీర్తిక సాహు, అధ్యాపకులు పాల్గొన్నారు.

అండర్-19 బాల బాలికల హకీ జట్ల ఎంపిక

సత్తెనపల్లి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని చేబ్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు వై.పెద్దబ్బాయి అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ –19 బాల, బాలికల హకీ జిల్లా జట్ల ఎంపికలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. తొలుత హకీ పోటీలను నిర్వహించి ఎంపికలను ప్రారంభింపజేశారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు నవంబర్‌లో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 67వ స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని పెద్దబ్బాయి తెలిపారు.

బాలుర జట్టు : ఎ.బాల యేసు, ఎం.రుషి, ఎం.శివ దుర్గా గణేష్, కె.రాహుల్, సయ్యద్ షాహిద్ అహ్మద్, షేక్.సుభాని, కె.ఉత్తేజ్, ఎం.శరత్ చంద్ర, జె.ప్రవీణ్‌కుమార్, కె.రాకేష్, పి.వెంకటేష్, పి.తేజ్ ప్రణీత్, బి.లక్ష్మీ ప్రకాష్, కె.విజయ చోళుడు, డి.మధుమోహన్, షేక్ నజీర్, బి.వికాస్, ఎస్.దత్త సాయి, స్టాండ్ బై లుగా షేక్. సమీర్, షేక్. సర్దార్, జి. అరుణ్‌లు ఎంపికయ్యారు.

బాలికల జట్టు: బూసిరాజు పావని సాయి, ఎస్. రమ్య, టి.స్రవంతి, సి.హెచ్ లాస్య, పి.శివ బిందు, కె.శివనాగ అంజలి, ఎం.నీలిమ, జె.తనుశ్రీ,, చట్టు జ్ఞాన శ్రీ అర్చన, వి.అఖిల, షేక్ ఆసిఫా, ఎ.హారిక, కె.వెంకట త్రివేణి, టి. జయలక్ష్మి, జి.కీర్తన, కె.మోహనలక్ష్మి, ఎం.వజ్ర వైడూర్య, డి.స్వరూప, స్టాండ్ బైలుగా బి. అఖిల, కె.లక్ష్మీభవానిలు ఎంపికయ్యారు. హెచ్ఎంలు కె.శ్రీనివాసరావు (నందిగామ), తోక సోమనాథ్(గుడిపూడి), కె.వెంకట్రావు (పెద్దమక్కెన), ఫిజికల్ డైరెక్టర్లు గంప శ్రీను, పి.శివరామకృష్ణ, లాకు పిచ్చయ్య, బి.అనిల్‌దత్త నాయక్, సీహెచ్ వి.నాగరాజు, వీర చంద్ర, భాస్కరరావు ఉన్నారు.

ఏటీఎం మోడల్ పంటపొలంతో అధిక ఆదాయం



ఏటీఎం మోడల్ కూరలసాగును పరిశీలిస్తున్న రాజకుమారి, అధికారులు

హనుమాన్‌పాలెం(తెనాలి): జిల్లాలోని రైతులు వీలైనంతవరకు ప్రకృతి వ్యవసాయం విధానంలో పంటల సాగు చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు రాజకుమారి సూచించారు. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని చెప్పారు. కొల్లిపర మండల గ్రామం హనుమాన్‌పాలెంలో ఏటీఎం(ఎనీటైమ్ మనీ) మోడల్‌లో పంటలను సాగుచేస్తున్న రైతు శ్యాంబాబు పంటపొలాన్ని రైతులతో కలిసి, డీపీఎం రాజకుమారి సందర్శించారు. ఈ మోడల్‌లో 15 సెంట్ల విస్తీర్ణంలో ప్రతిరోజూ ఆదాయం వచ్చేలాగ తోటకూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, గోంగూర, బీట్‌రూట్, ముల్లంగి, క్యారెట్, స్వీట్‌కార్న్, చెట్టుచిక్కుడు, గోరుచిక్కుడు, బెండ, పొద్దు తిరుగుడు, బీర, కాకర వంటి 20 రకాల ఆకుకూరలు/కాయగూరలు వేశారు. ఈ విధమైన ప్రణాళికతో సాగుచేయటం వల్ల రసాయనాల్లేని నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అడిషనల్ డీపీఎం జానకి, డీఎంఎల్‌పీ సత్యనారాయణ, ఎస్ఎఫ్ఏ కుమార్, మోడల్ మేకర్ వసంతకుమారి, రైతులు పాల్గొన్నారు.

నెలల వ్యవధిలోనే వందలాది మందికి ఫోన్లు

106 మందికి రూ.26.50 లక్షలు విలువైన ఫోన్లు అప్పగింత



మొబైల్‌ఫోన్లు తీసుకున్న వారితో ఏఎస్పీ కె.సుప్రజ

నగరంపాలెం: కొద్ది నెలల్లోనే వందలాది మంది బాధితులకు పోగొట్టుకున్న మొబైల్‌ఫోన్లను తిరిగి అప్పగించినట్లు జిల్లా ఏఎస్పీ (పరిపాలన), ఐటీ కోర్ నోడల్ అధికారిణి కె.సుప్రజ అన్నారు. ఇటీవల సెల్‌ఫోన్లను పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితుల్లో 106 మందికి సుమారు రూ.26.50 లక్షలు ఖరీదు చేసే వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల సెల్‌ఫోన్లను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఏఎస్పీ కె.సుప్రజ అందించారు. ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్ ఆదేశాల మేరకు సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల సౌకర్యార్థం పోలీస్ వాట్సాప్ నంబర్ 8688831574ను కొద్దినెలలు క్రితం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వాట్సాప్ నంబర్ ద్వారా ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండానే, ఇప్పటి వరకు సుమారు రూ.కోటి పైగా ఖరీదు చేసే మొబైల్‌ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు చెప్పారు. మొబైల్‌ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ సిటిజన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. పోగొట్టుకున్న ఫోన్‌ను 48 గంటల వ్యవధిలో గుర్తించి, అప్పగించడం ఆనందంగా ఉందని జీజీహెచ్‌లో వైద్యురాలుగా విధులు నిర్వహించే శుష్మ సంతోషం వ్యక్తం చేశారు.

డివిజన్‌లో పలు రైళ్లు తాత్కాలిక రద్దు

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అటుగా ప్రయాణించే పలు రైళ్లను తాత్కాలిక రద్దు చేయడం జరిగిందని డివిజన్ సీనియర్ డీసీఎం దినేష్‌కుమార్ శనివారం వెల్లడించారు. రైలు నంబర్ 17251 గుంటూరు–కాచిగూడ రైలు ఈనెల 29వ తేదీ నుంచి నవంబర్ 5వ తేది వరకు తాత్కాలిక రద్దు చేయడం జరిగిందని తెలిపారు. 17227 ద్రోణాచలం–గుంటూరు రైలు ఈనెల 31వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు తాత్కాలిక రద్దు చేయడం జరిగిందని తెలిపారు. రైలు నంబర్ 17228 గుంటూరు–ద్రోణాచలం, 07791 కాచిగూడ–నడికుడి, 07792 నడికుడి–కాచిగూడ, 07464 విజయవాడ–గుంటూరు, 07465 గుంటూరు–విజయవాడ, 17252 కాచిగూడ–గుంటూరు, 07578 మెదక్–కాచిగూడ, 07577 కాచిగూడ–మెదక్, 07783 విజయవాడ–గుంటూరు, 07779 గుంటూరు–మాచర్ల, 07580 మాచర్ల–నడికుడి, 07579 నడికుడి–మాచర్ల, 07780 మాచర్ల–గుంటూరు, 07788 గుంటూరు–విజయవాడ రైళ్ళు ఈనెల 30వ తేది నుంచి నవంబర్ 5వ తేదీ వరకు తాత్కాలిక రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు గమనించి సురక్షితమైన ప్రయాణం చేయాల్సిందిగా తెలియజేశారు.